శివకామేశ్వరరావు, కోపల్లి

మహాత్మాగాంధీ జీవితము

తెనాలి, 1921

Record no. 775

Śivakāmēśvararāvu, Kōpalli

Mahātmāgāndhī jīvitamu

Tenāli, 1921

Record no. 775

శివకామేశ్వరరావు, కోపల్లి.
మహాత్మాగాంధీ జీవితము : స్వరాజ్యోపన్యాసములు, నాగపూర్ కాంగ్రెస్సు / కోపల్లి శివకామేశ్వరరావు విరచితము.- తెనాలి : శీతారాం అండ్ కో., 1921.
40 p. ;18 cm.
Record no. 775

Śivakāmēśvararāvu, Kōpalli.
Mahātmāgāndhī jīvitamu : svarājyōpanyāsamulu, Nāgapūr kāṅgressu / Kōpalli Śivakāmēśvararāvu viracitamu.- Tenāli : Śītārāṃ aṃḍ Kō., 1921.
40 p. ;18 cm.
Record no. 775

మహాత్మగాంధిజీవితము

(స్వరాజ్యోపన్యాసములు, నాగపూరుకాంగ్రెసు)

విద్వాన్ కోటపల్లి శివరామేశ్వరరావు శతావధాని
విరచితము.

ప్రచురణకర్తలు:-

సీతారాం అండ్ కో

బుక్ సెల్లర్సు, పబ్లిషర్సు &c.,

తెనాలి_గుంటూరుజిల్లా.

రామా ముద్రాక్షరశాల, ఏలూరు.

సన 1921.

 [Price 0-2-0.

ఉపోద్ఘాతము.

ఈ చిన్ని పొత్తమున స్వర్గీయ లోకమాన్య బాలగంగాధరతిలకు చరిత్రను సంగ్రహముగా స్వయముగా వ్రాసితిని. మిగత పుస్తకభాగమంతయుఁ జెన్నపురిలోని గణేశ కంపెనీ వారు ప్రచురించిన బాలగంగాధరతిలకు (His writings and Speeches) అను గ్రంథమును మూలముగాఁ జేసికొని సాధ్యమైనంతవఱకు లోకమాన్యు నభిప్రాయములను వెల్లడించితినే కాని వారు చెప్పిన దానిని ముక్కకు ముక్కయనునట్లు లనువదింపలేద ప్రాజ్ఞులకు మనవి చేసికొనుచున్నాను. భావపరివర్తనమును విడిచినచోట గీతలుంచితిని.

మనభాషకేవిధమగు సంబంధములేని యాంగ్లభాషయందున్న యభిప్రాయములను మార్దవమగు సరళమైన శైలిలో వ్రాయుట దుష్కరమని పండితులకుఁ దెలిసిన విషయమే యగును. స్వయముగ నేను వ్రాసిన లోకమాన్యుని చరిత్రమందు శైలీలోపమున్నదని విద్వాంసులందురేని యది నాలోపమే యగును. ఇందర్ధానుస్వార శకటరేఫము లం[illegible]ఁ బాటింపలేదు.

ప్రస్తుతము దేశమున బ్రాంతలూపుచున్న స్వరాజ్యాందోళనమునకు సంబంధించినవే యేరి యిందు వానిని భావపరివర్తనముచేసి యాంధ్రలోకము నెదుటఁ బెట్టితిని. లోకమాన్యుని యభిప్రాయమును శతాంశమునైనను నేను వెల్లడింపఁగలిగినచో నీగ్రంథకరణమునకు నేఁ జేసినయత్నము సిద్ధించినట్లే యపరిమితానందమున భావింతును.

గుడివాడ, తెనాలితా॥ పుష్యశుద్ధ ౫ శుక్రవారము. రౌద్రిసంవత్సరము.	ఇట్లువిన్నవించు దేశశ్రేయోభిలాషి, విద్వాన్ కోపల్లి శివకామేశ్వరరావు.

లోకైకవిఖ్యాతి నొకప్పుడు భారతదేశమందినది. ఈ దేశము విద్యావంతమై వేదములను పాడిన కాలమున, బ్రాహ్మణములఁ బలికిన కాలమున, ఆరణ్యకముల నిర్మించిన కాలమున, గృహ్యసూత్రముల విధించిన కాలమున, నుపనిషత్తుల నుపదేశించిన కాలమున, గీతలను బ్రత్యక్షము చేసిన కాలమునఁ బ్రపంచమందు మఱియొక దేశమున మానవులను నామమున కర్హులైన వ్యక్తులున్నవా? లేవని ప్రస్తుత నాగరిక జాతులు సమ్మతించిన విషయమే.

ఇట్టి యైహికాముష్మిక వైభవోపేతమైన మన భారతభూమి నేఁడు ఐహికాముష్మిక విద్యావినాశనోన్ముఖమైనది. ఎక్కడ ధర్మము నశించిన, నక్కడ ధర్మము మరలఁ బ్రతిష్ఠిత మగు నను గీతాభిప్రాయమును నమ్మి చేతుల నులిమికొనుచుఁ జేయునది లేక, ఉ:—

"లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యెఁ బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్ఛవచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడున్
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా"

యని మొఱలిడిన గజేంద్రుని యవస్థలో నుండఁగా నారోజీ రూపమున మొదట దేశోద్ధరణకై యుత్తమకర్మ ప్రజలయందు వ్యాపించెను.

ఈ యుత్తమకర్మ ఫలాశచేతఁ గామ్యకర్మ యయ్యెనే గాని మోక్షమార్గము ననుభవించుటకు వలయు జ్ఞానమునకు,

దగు ఫలాశలేని యకామ్యకర్మ కాలేదు. నీచకర్మకంటె నుత్తమకర్మ ఫలాశతోఁ గూడినదైనను శ్రేష్ఠమైనదే కాని ఫలాశలేని యకామ్యకర్మవంటి శ్రేష్ఠతమమైనది కాదు. ఈ శ్రేష్ఠతమమగు నకామ్యకర్మము ప్రజల కుపదేశించినఁ దెలిసికొను స్థితిలో దేశము లేదు. కనుక నారోజీ మహాశయుఁడు దాని నుద్ఘోషించుటకు రాలేదు. దేశము నకామ్యకర్మను గ్రహించుటకుఁ దగినదానినిగాఁ జేయుట మాత్రమే వారికి కర్తవ్యమయ్యెను.

పిదప లోకమాన్య తిలకు మహాశయుఁడు గీతారహస్యమును వ్రాసియుఁ, దన జీవయాత్రయందా ధర్మమునే ప్రత్యక్షముగాఁ బ్రజలకుఁ జాటిచెప్పియు లోకమును జ్ఞానవంతమగుటకు దగిన దానినిగాఁ జేసి ప్రజాహితైక పరుఁడై ప్రాణముల వదలెను. జ్ఞానమే స్వేచ్ఛ. జ్ఞానవంతుఁడే స్వారాజ్యసుఖ మనుభవించును. అకామ్యకర్మ జ్ఞానమునకుఁ బోవుటకు బాటవంటిది.

శ్రీ నారోజీ కారడవియైన భూభాగము జెట్లు చేమలను నఱికినఁగాని సూర్యకాంతిలో నానందమునఁ దేలుట కవకాశము లేదని బోధచేసెను. అట్లు వృక్షసంకులముగాని దేశమును సేద్యము చేయుటకు దున్ని బాగుచేసికొనవలయుననియు విత్తిన పిదప ఫలము దైవసహాయమున వచ్చుననియు బోధచేసినది లోకమాన్య తిలకు మహారాజు.

సేద్యము చేయు పొలమునఁ గలుపు మొదలగునవి తీసి తరితోఁ దగు వర్షము కురియించుట భగవదిచ్ఛయగుటచేతను

జ్ఞానఫలము వర్షముపైనాధారపడియున్న దిగనుకను భగవంతుని నకల్మష బుద్ధితోఁ బ్రార్థింపుఁడని మహాత్మ గాంధి నేఁడు లోకమున కుపదేశము చేయుచున్నాఁడు.

ఇతఁడు కేవల మార్ష బుద్ధిగల మహానీయుఁడు. మొదట యూరోపా దేశమునకు విద్యకై వెళ్లునప్పుడు వీరితల్లి యాదేశ జనులకుఁ బ్రాయికమగు త్రాగుడు, మాంసభక్షణము, స్త్రీ లోలత-వీనియందు మనస్సును బోరయనీయకుమని వీరిచేఁ బ్రమాణమును జేయించుకొని పంపెను. వీరు దక్షిణ ఆఫ్రికా దేశమున మన దేశీయులు వడు హైన్యమును దొలంగించుటకు బద్ధకంకణులై మొన్న మొన్నటివరకు నా దేశముననేయుండిరి. అచ్చటి భారతీయులకును వీరుపదేశించినది యార్ష మతము. దీనికిఁగాయ బలమవసరములేదు. మారణయంత్రముల సాయ మొకింతయైన నవసరములేదు. వీనియన్నిటికంటె ముఖ్యమైనది జిగీష. ఈజిగీషయు దీనియందులేదు. ఈజిగీషయే లేనప్పుడు పరులజయించుటయు లేదు. వీరి యుపదేశమున స్వపరభేదము లేదు. అంతయు నొకటే. వీరికిఁ బరులు ఇంద్రియములు. వీనిని జయింపుఁడనియే ప్రజలకు వీరు చేయుబోధ. ఇదియే ఆర్షమత ధర్మము. ఇంద్రియములను జయించినవానికి స్వారాజ్యము సులభసాధ్యము. ప్రతివ్యక్తియు స్వారాజ్య మనుభవింపవలెనన్న ఇంద్రియనిగ్రహము ముఖ్యము. ముఖ్యమే కాదు ఇది లేనియెడల నేమియు లేదు. లోకము నంతను జయించితిననియుఁ బయిం పయి నిందాద్యష్టదిక్పతులను జయించితిననియు విష్ణుడనువాఁడు (ఆత్మ) వేఱొకఁడు లేఁడనియు సర్వప్రపంచములు తనవశ

మైనవనియు గర్వియై విఱ్ఱవీఁగు దుష్టుడగు హిరణ్యకశిపుఁడు తనకుఁ దండ్రియేయైనను నిరంతరము బ్రహ్మానందమున నోలలాడు ప్రహ్లాదు డాయసురునకేమి సమాధానము చెప్పెఁనాఁడు?

.................అన్నిరూపములందు నతఁడు కలఁడు
చిత్తంబు సమముగాఁ జేయుము మార్గంబుఁదప్పి వర్తించు
చిత్తంబుకంటె

వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక
చిత్తమును నీకు వశముగాఁ జేయుమయ్య
మదయుతాసుర భావంబు మానవయ్య
యయ్యనీమోల మేలాదరయ్య జనులు.

ఉ. లోకములన్నియున్ గడియలోన జయించినవాఁడవింద్రియా
నీకముఁ జిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధుఁజేయు నీ
భీకర శత్రులార్వురఁ బ్రభిన్నులఁజేసినఁ బ్రాణికోటిలో
నీకు విరోధిలేఁడొకఁడు నేర్పునఁ జూడుము దానవేశ్వరా!

క. పాలింపుము శేముషి ను
న్మాలింపుము కర్మబంధముల సమదృష్టిం
జాలింపుము సంసారముఁ
గీలింపుము హృదయమందుఁ గేశవభక్తిన్.

అని ప్రహ్లాదుఁడు,

ఉ "ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్ద్వేషులయ్యు మదీ
యాజ్ఞోల్లంఘన సేయ నోడుదురు రోషాపాంగ దృష్టిన్ వివే

కజ్ఞానచ్యుతమై జగత్త్రితయమున్ గంపించు నీవిట్టిచో
నాజ్ఞాభంగము నేల చేసితివి సాహంకారతన్ దుర్మతీ."

యని యడుగు సాహంకారుఁడును దుర్మతియునగు తండ్రికిఁ బ్రత్యుత్తరమిచ్చెను. మహాత్మగాంధి మహాశయుఁడును శత్రువులు దేహీంద్రియములే యనియు వానిని జయించిన స్వారాజ్యము "కరతలామలక మనియు" నీతిని, ధర్మమును మొదట దక్షిణ ఆఫ్రికా దేశమందున్న భారతీయులకు బోధ చేసి వారి నిడుమలనుండి తప్పించుటకు నిచ్ఛాశక్తినిఁ బ్రధానముగాఁ జేసికొని 'ధర్మ మేవజయతి' యను నార్షపతాకను ధరించి తుదకన్ని విషయములందును పాండవులవలెఁ గనువ రాని యిక్కట్టులను గుడిచి యనుభవించి జయమునుగాంచి సార్వజనీన మైత్రిని, సర్వదేశగణనను బొంది యనన్యసామాన్య తపోవిభూతివిరాజితుఁడై మరల జన్మదేశమగు భరతఖండమును నడుగిడెను. ఈమహార్షి భరతఖండమునఁ బ్రవేశించినతోడనే దేశమునందు నన్యాయము మెండుగాఁ గన్పించెను. ప్రజల స్వాతంత్ర్యమును బరిపాలకులు భగ్నముచేయుటకు రౌలటు బిల్లులను బెట్టిరి. ఈరౌలటు బిల్లులను నాశముచేయుటకు "సత్యాగ్రహవ్రతమే" తగు సాధనమని ప్రజలకు బోధ చేసెను.

"పుండుపైఁ బుడకపడినట్లు రౌలటు బిల్లులతోనే దేశము నానాసంక్షోభముల కాటపట్టయి ప్రజల మనములు కలఁత నొందుచుండఁగాఁ బాంచాల దేశమునందలి ప్రజలను

నవాచ్యములగు నిబ్బందులను ప్రభుత్వాధికారులు పెట్టిరి. దుశ్శాసనుఁడు ద్రౌపదిని మానభంగమును జేయుటకును గీచకుఁడు పాండవపత్నిని జెఱపట్టుటకు వెనుదగులుటకును యత్నింపనే లేదని పాంచాలదేశీయ స్త్రీజనమును వారు పెట్టిన బాధలను వారుచేసిన యవమానములను జదివినవారందురని మా యభిప్రాయము. ఒక్క స్త్రీలనే కాదు. పురుషులను బాలికా బాలకులను నిట్టి కష్టములను బెట్టిరి. ఇది రౌలటు బిల్లుల యన్యాయమును ననేక సహస్రగుణము మెఱుఁగనిపించినది. దీనిని గురించి ఇంగ్లండునందుఁ బ్రభుత్వమువారు చేసిన తీర్పులును అట్టులనే యుండెను.

ఇట్టి చర్యలు మహార్షి గాంధికిఁ గంటకపరీత వృత్తు బద్ధునిఁ జేయఁబడినట్టులయ్యెను. ఈకారణమును బురస్కరించుకొనియు మన దేశమందు మనతోఁ గలసిమెలసి యనేకశతాబ్దములనుండి సోదర్యభావముననున్న మహమ్మదీయులకు బ్రిటిష్ ప్రభుత్వమువారు ఖిలాఫత్తు విషయమునఁ జేసిన యన్యాయమును బురస్కరించుకొనియు మహార్షి గాంధి మహాత్ముఁడు ప్రజలయందు స్వరాజ్య కాంక్షను నేఁడు పురికొల్పుచుండెను.

ఈ స్వరాజ్యకాంక్ష జిగీషనాధారము చేసికొనునది కాదు. కేవల సత్త్వప్రధానమైనది. జిగీష రజఃప్రధానమయినది ఇది యార్షధర్మమున నుత్తమము కాదు. ఇది యే యిప్పుడు మొన్నటి వఱకు నాంగ్లేయులను నావరించియున్నది. తమఃప్రధానమయినది యీర్ష్య. ఇది నీచాతినీచమగు గుణము.

జర్మనీ తామసిక ప్రవృత్తి బోధచేతనే ప్రపంచోన్మూలనము చేయుటకుఁగడంగి తనను దాను నాశనముచేసికొన్నది. రజోగుణావేశముచే నాంగ్లేయులు మొన్నటి యుద్ధమున జయింపఁగల్గిరి. పాశ్చాత్యదేశము లందిదివఱకు వారు సత్త్వగుణము నెఱుఁగరు. భారతీయులకనాదినుండియుఁ బ్రధానమయినదిదియే. ఇప్పుడు నిద్రించిన భారతీయలోకమునకుఁ బ్రభాతమగుచున్నది. తామెఱుఁగని కలనైన వినియెఱుఁగని యీ యుత్తమోత్తమమయిన సత్త్వగుణము నెదుర్కొనవలసిన కాలము పాశ్చాత్త్యులకు నేఁడువచ్చినది. దీనివలన వారు రజోగుణముకంటె మహత్తరమైన శక్తి సత్త్వగుణమందున్నదని గ్రహించుటయే కాక యీ సత్త్వగుణమును నలవరించుకొని ప్రజ్ఞావంతులరగుటకును వీలున్నది.

ఈసత్త్వగుణమే తపోబలము. ఇదియే యార్షధర్మమునం దుత్తమము. దీనినేయెఱిఁగినవాఁడు స్వకళ్యాణమునందుటయే కాక లోకకల్యాణమునకును దోడ్పడఁగలఁడు. ఈశక్తి మారణోపాయముకాదు. ఇది సంజీవని వంటిది. ఈజీవనౌషధము నెఱిఁగినవాఁడగుటచేతనే ప్రహ్లాదుఁడు తాను,

ఉ. "పానీయంబులుద్రావుచున్ గుడుచుచున్ భాషింపుచున్ హాసలీ
లానిద్రాదులు సేయుచున్ దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణపాదపద్మయుగళీ చింతామృతాస్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డేతద్విశ్వమున్ సర్వమున్"

ఇట్లు విశ్వమయుఁడైన ప్రహ్లాదు నెన్నియో మారణోపాయములచే వంచింపఁజూచిన హిరణ్యకశిపునకు దనప్రయత్నములు వ్యర్థములను జ్ఞానము కలుగుటయే కాక సర్వమయుఁడైన యాత్మసాక్షాత్కారముగలిగి,

ఉ. " తెంపున బాలుఁడాడినను ధీరత సర్వగతత్వముఁ బ్రతి
షింపఁదలంచి యిందునరసింహశరీరముఁ దాల్చి చక్రి శి
క్షింపఁగవచ్చినాఁడు హరిచేమృతియంచుఁ దలంతునైన నా
సొంపును బెంపునందఱును జూడజరింతువారింతుశత్రువున్"

అని తనయంతశ్శత్రువగు మాయను విషయేచ్ఛను హరింపఁగలిగెను. ఇదియే గాంధి మహర్షి తన చరిత్రమున నిప్పుడును జాటుచున్నాఁడు.

సహాయనిరాకరణము.

(మదరాసులో సముద్రతీరమున ౧౨-౮-౧౯౨౦ తేదిని గావించిన మహోపన్యాసము.)

అగ్రాసనాధిపా! స్నేహితులారా,

క్రిందటి సంవత్సరమునందువలె కూర్చుండి ఉపన్యసించుటకు మీయనుజ్ఞ కోరుచున్నాను. నాశరీరము నిరుటికంటె వృద్ధినొందినను దేహదార్ఢ్యము అటులనేఉన్నది. నిలుచుండి విస్తారము సేపు మాట్లాడినను నాశరీరము వడకును. అందుచే

నన్ను కూర్చుని మాట్లాడనిత్తురని తలచెదను. ఇదివరకు దేని ప్రాముఖ్యమును మనము గణింపలేదో అట్టి మహద్విషయమును గురించి నేను మీకు చెప్పెదను.

లోకమాన్యతిలకు

ఈ మహద్విషయమును ముచ్చటించుటకు ముందు లోకమాన్యుడగు తిలకు మహారాజును ప్రశంసించుట నాధర్మము. అదియే మీయిచ్ఛ యని తలంతును. కాలధర్మము నొందిన దేశభక్తుడగు లోకమాన్య తిలకు మహారాజును ప్రశంశించుట అనగా ఆతని మరణమును జీవితమువలె దేశమందెల్లెడల నూత్న శక్తిని కల్పింపజాలదనుట. వారి దహనసంస్కార కాలమున నావలె అక్కడనున్నవారికి ఈవిషయము గోచరించును. తిలకు దేశము కొరకే తన జీవితమును ధారపోసెను. ఆతని జీవితలక్ష్యము దేశ స్వాతంత్రియము. దీనిని ఆతడు స్వరాజ్యమనెను. మరణకాలమందును వారి లక్ష్యము అదియే. దేశీయుల వశులనుగా జేసికొనుటకు నదియే మూలము. అతనిని పండితులు మాత్రమేకాక పామరులును లక్షోపలక్షలుగా పొగడుటకు అదియే కారణము. వారిజీవితచరిత్రమంతయు స్వార్థపరిత్యాగపూర్ణము. ఆతడీ వ్రతసాధనమును 1879 సంవత్సరమున ప్రారంభించి ఆ జీవితమును నడపెను; కావుననే దేశమంతయు ఆతనికి వశమైనది. దేశహితమేదియో గ్రహించుట యేగాక దేశహితైకదీక్షితుడగుటను, దేశమునకై ప్రాణము

ను ధారపోయుటను ఆతడు గ్రహించెను. ఏత్యాగమునకై లోకమాన్యుని జీవితము ఆదర్శమయ్యెనో ఆత్యాగముననే నా ఉపన్యాసముకూడ ఫలదాయకమగునని తలంతును. దేశహితము వాగాడంబరముచేగాక త్రికరణశుద్ధియగు స్వార్థత్యాగముచే సిద్ధించునని ఆ మహనీయుని జన్మమునకు ధర్మోపదేశము గావించుచున్నది. మీ దేశమునకును, దేశగౌరవమునకును మతధర్మమునకును తోడ్పడుటకు మీరు సంసిద్ధులైయున్నారా? ఈవిషయమున మీశక్తికొలది నాకు క్రియారూపకముగా సాయముజేయగలరని నాదృఢ విశ్వాసము.

సహాయ నిరాకరణావశ్యకత

సహాయ నిరాకరణమన నేమి? ఈవ్రతమును మనమేల అనుష్ఠించవలెను? ఇందుకు మూలకారణము ఖిలాఫతు సమస్య. దీని ననుసరించియే మహమ్మదీయుల హృదయములకు కష్టము కలిగినది. ప్రధాన మంత్రిగారు చేసిన వాగ్దానములన్నియు నేలపాలైనవి. మీకు మిక్కిలి మహమ్మదీయ మతమునకే విపత్తు వాటిల్లినది. బ్రిటీషువారు చేసిన వాగ్దానములు ఫలించువరకు ‘మేము హృదయపూర్వకముగ రాజభక్తిని జూపము’ అని మహమ్మదీయులు చెప్పుచున్నారు. అట్లనుటచే వారు ధర్మము ననుసరించుచున్నారని నాతలంపు. మహమ్మదీయుని కేమికావలెను, “రాజభక్తియా, మతభక్తియా” అని ప్రశ్నించిన అతడు తక్షణమే రెండవదానిని

స్వీకరించును. 70,000,000 మహమ్మదీయుల యభిప్రాయములనారసి ఉచితరీతిని రాజ్యాంగ మంత్రులు వారు చేసిన వాగ్దానముల చెల్లించనిచో మహమ్మదీయులు రాజభక్తిని జూపుట అసంభవము. మహమ్మదీయులు చెప్పునవి న్యాయమేయని మీ మనములకు తోచిన యెడల "ఇప్పుడు వారికి కష్టము కలిగినది, మతమునకు విపత్తు వాటిల్లినది" వారికి మీరుకూడ తోడ్పడుడు. అదియే మీ విధ్యుక్త ధర్మము. మీ సోదరునకు కష్టము కలిగినప్పుడు మీరుచూచి యూరకుందురా? మహమ్మదీయులు మీ సోదరులు కారా? మీరు మీ మహమ్మదీయ సోదరులతో నేకీభవించి నిలచిన, బ్రిటీషువారు ఇండియా బలహీనమైనదయ్యు ఆత్మగౌరవము కొరకును మతగౌరవము కొరకును ప్రాణములనైన నర్పింప సిద్ధముగా నున్నదని గ్రహింతురు.

ఖిలాఫతు సమస్యను గురించి సూత్రప్రాయముగనింతే. రెండవది పంజాబు దుండగములు. కడచిన శతాబ్దమునుండి నేటివరకు హైందవ హృదయమును గాఢముగ కలవరపరచిన దింతకంటె వేరొకటి లేదు. పంజాబులోని అల్లరులు వినినంతనే ఎవరి హృదయము కరుగకుండును? ఎవరిమనస్సు కలతనొందకుండును? ఈవిషయములోకూడ బ్రిటీషువారు సరియైన న్యాయమును జూపిరా? లేదు. ఇండియా ఏమైన వారికేమి? మన కష్టముల విచారించి పూర్తిగా మనకు బ్రిటీషువారు న్యాయమును జూపి, ఉచితరీతిని గౌరవింపని యెడల మనసును

వారికిని మున్ముందు స్నేహసంబంధములు పొసగుట దుర్లభము. కనుకనే నేను ఈసహాయనిరాకరణముఅవలంబింపుడని మిమ్ముకోర సాహసించుచున్నాను.

అది నియమబద్ధముకాదా?

అనేకులు ఈ సహాయనిరాకరణము నియమబద్ధము కాదని చెప్పుచున్నారు. అది కేవలము వట్టిమాట. ఈసహాయ నిరాకరణము న్యాయమైన మతసిద్ధాంతమని నాఅభిప్రాయము. అది దౌర్జన్య రహితముగా మాత్రముండవలెను. దౌర్జన్య సహితమగు సహాయనిరాకరణము ఐరోపా దేశములలో కొంత వరకు లాభించును; కాని మన దేశములో ఏమాత్రమును పనికిరాదు. నాస్నేహితుడు, సోదరుడు అగు షౌకతాలీ మిక్కిలి పరాక్రమశాలియయ్యు ఇండియాకు దౌర్జన్యము ఏమాత్రము కూడదని గ్రహించి నాతో నేకీభవించినారు. ఇంతవరకు ఆతడు ఈవ్రతమును భంగములేకుండ నిర్వర్తించుచున్నాడు. కలలోనైన ఆతనికి దౌర్జన్యము జ్ఞప్తికివచ్చుట లేదు. ఇప్పుడు మిమ్ముకూడ ఈ వ్రతమునే అనుష్ఠింపుడని కోరుచున్నాను. షౌకతాలీకన్న మిన్నయగు యోధుడు మరొకడు లేడు. ఒకవేళ ఇండియాకు కత్తిపట్టవలసినగతి తటస్థించి, ఆతడే కత్తినిపట్టిననాడే నేను అడవులకు బయలు వెడలుదును. ఇండియా రణసిద్ధాంతము నంగీకరించుటతోనే నా హిందూ ధర్మము సమాప్తియగును. పెక్కు శతాబ్దముల అనుభవము

మీద మనఋషులు ఈ మంత్రోపదేశమును మనకు అనుగ్రహించిరి. నిరాయుధుడై చావునకు తెగించి శత్రువునెదుర్కొనువాడేవీరుడు. ఈదార్ఢ్యరహితమగు సహాయనిరాకరణము నవలంబించుట ధర్మవిరుద్ధము కాదు.

“నేను మిమ్ము సేవించను” అని బ్రిటీషు గవర్నమెంటు వారితో నేననుట తప్పా? గవర్నమెంటువారిదివరలో నొసగిన బిరుదములను మన అగ్రాసనాధిపతిగారు మరల నిపుడు వారికి సగౌరవముతో నిచ్చివేయుట ధర్మవిరుద్ధమా? గవర్నమెంటువారి పోషణక్రిందనున్న పాఠశాలలనుండి తమపుత్రులను తండ్రులు మాన్పించకూడదా? ‘నన్ను ఉచ్ఛస్థితికి గొనిపోవుటకు మీరు అధోగతికి ద్రొక్కుచున్న న్యాయవాదపదవిని నేను విసర్జింపరాదా? “ప్రజల కోర్కెల గౌరవింపనపుడు నాకు గవర్నమెంటువారిని సేవింప నిష్టములేదు అని జడ్జి అనరాదా? పన్నులను గ్రహించి గవర్నమెంటువారు అందుకు మారు రైతులకు తగిన లాభములను సమకూర్చనపుడు “కృషీవలులార! మీరింక పన్నులను చెల్లించుట వెఱ్ఱితనము అని నేను చెప్పుట తప్పా? ఈవిషయములలో నించుకేని ధర్మవిరుద్ధములేదని నా నమ్మకము. పైగా నేను నా జీవితములో ఈపనుల నన్నిటిని జేసితిని; కాని నన్ను వీటి ధర్మమును గురించి ప్రశ్నించినవాడొకడును లేడు. ఏడులక్షల వ్యవసాయదారులతో కూడి కెయిరాలో కొంతపని చేసితిని. నామాట మీద వారందరు పన్నులు కట్టుట మానిరి. ఇది ధర్మవిరుద్ధమని చెప్పినవాడొక్కడును లేడు. “ఏమనినను, ఏమి చేసినను పోనీలే యని మాటాడక ఊరకుండుట హిందువులపాలిటి తప్పు. మతమునకు భంగముగావించినపుడు 70, 000, 000 మహమ్మదీయులు సహించి ఊరకుండుట మరీతప్పు. పంజాబు గౌరవమును అణగద్రొక్కినటువంటి న్యాయరహితమైన గవర్నమెంటుతో నేకీభవించి “మీదాసులము” అని కూర్చుండుట ఇండియా ప్రజలపాలిటితప్పు. మీరు మీ ఆత్మగౌరవము కాపాడుకొనవలెనని తలచినంతకాలము మీరు న్యాయరహితమైన గవర్నమెంటుతో నేకీభవించి యుండరాదు. అది పెద్ద తప్పు. నేను ఆంగ్లేయుల విరోధినిగాను. గవర్నమెంటు విరోధినిగాను; అయితే నేను మాత్రము అధర్మమునకు విరోధిని, అసత్యమునకు విరోధిని, మోసమునకు విరోధిని. గవర్నమెంటు అధర్మగామియై యున్నంతకాలము నన్ను శత్రువునిగా భావించును. అమృతసరము కాంగ్రెసులో నేనును సహాయనిరాకరణ నిరసనమునుగురించి మాట్లాడితిని. అప్పటికి నాఅభిప్రాయము ఆంగ్లేయ రాజ్యాంగమంత్రులు పంజాబు పరిస్థితులలో సరియైన న్యాయమును ప్రసాదించెదరనియే. అయితే ఇప్పుడు ఆంగ్లేయ మంత్రులు గావించిన పనులచే ఆనమ్మకము లడుగంటిపోయినవి. సహాయనిరాకరణమే తారకమంత్రమని గ్రహించితిని. సత్యమునకు అసత్యమునకు, ధర్మమునకు అధర్మమునకు న్యాయమునకు అన్యాయమునకు ఏవిధమైన సంబంధము కూడదని మనశాస్త్రములు చెప్పుచున్నవి. గవర్నమెంటు మీ గౌరవమును కాపాడుచున్నంతకాలము సహాయనిరాకరణ మనావశ్యకము. ఎప్పుడు గవర్నమెంటు మీగౌరవ

మును కాపాడుటకు మీరు గౌరవభంగమును గ్రహించునో, అప్పుడు సహాయనిరాకరణమును ప్రయోగింపుడు. దానితో సర్వకార్యములు సఫలత గాంచును.

సహాయ నిరాకరణము-అవసరదేశీయ మహాజనసభ.

అవసర దేశీయ మహాజనసభ తీర్మానించువరకు నేను ఆగవలసినదిగా పలువురు పల్కుచున్నారు. అది నాస్వవిషయమేయయిన నేను అంత్యకాలము వరకు ఆగియుండగలను. పవిత్రమైన భారము నాపాలబడినది. నేను మహమ్మదీయ సోదరులను నడుపుచున్నాను; ప్రస్తుతము వారి గౌరవము నాచేతులలోనున్నది. కొంతకాలము ఆగియుండుడని వారికి నేను చెప్పజాలను. వారి అంతరాత్మ వారిని ముందునకు నడువుడని ప్రబోధించుచున్నది. ఒకవేళదురదృష్టవశమున ఈ విషయము మహాజన సభాంగీకారము కాకపోయినప్పటికిని వారి మతమునకు వాటిల్లిన విపత్తునుబట్టి ఈ యుద్యమమును నిర్విఘ్నముగా నెరవేర్పుడని మహమ్మదీయ సోదరులకు నుపదేశింతును. మహమ్మదీయ సోదరులు దేశీయ మహాజన సభకు బోయి తమ విషయమున తామే వాదించుకొనుట అవసరము. ఏదెట్లయినను తీర్మానమువరకు వారు ఎదురు చూచుట అసంభవము. ఈ పవిత్రమైన వ్రతము నావలె మీరును అవలంబించితిరేని త్వరలోనే జయప్రదము అగును. దేశీయ

మహాజనసభ అన నేమి? పలువురు సభ్యులయొక్క ఏకాభిప్రాయము. అది మీ చేతులలో నున్నది. మీరు మహాజన సభకు ఏకాభిప్రాయముతో పొండు. మీ అభిప్రాయమే అక్కడ తీర్మానముగా మారును. ఈ సహాయ నిరాకరణము విషయమై దృఢసంకల్పము లేనివారు కాంగ్రెసు తీర్మానము వరకు ఆగుడు. మిగిలినవారు ఈక్షణమునుండియే కార్యరూపమున ఆచరింపుడు.

శాసనసభల బహిష్కారము.

సహాయనిరాకరణములో శాసనసభలకు పోకుండుట ముఖ్యమైన విషయము. పరదేశవస్తు బహిష్కారము మాత్రమే చాలదు. శాసనసభలకు మనము ప్రజలచే నెన్నుకొనబడిన ప్రతినిధులుగా పోగూడదు. దానిచే మనకు లాభముగలుగుటకుమారుగా నష్టము కలుగుచున్నది. వారుపన్నిన వలలోపడి మనవారు స్వాతంత్ర్యమును దేశ పురోభివృద్ధిని గోల్పోవుచున్నారు. ఉన్నకష్టము లిట్లేయుండ మనకు సభ్యత్వమువచ్చినంతమాత్రమున ప్రయోజన మేమున్నది?

గ్రీకుభాషలో నొక సామెత గలదు. “గ్రీకువారంటే జాగ్రత. ముఖ్యముగా వారేదయినా నీకు బహుమానము తెచ్చినపుడు మరీ జాగ్రత.”

న్యాయవాదులు, సహాయనిరాకరణము.

న్యాయవాదులు తమవృత్తిని తాత్కాలికముగా మా [illegible]శించుచున్నాను. ఇది కఠినవిషయమే. దొరతనము

వారెల్లపుడును ఆత్మీయప్రభుత్వమును న్యాయవాదుల సహాయముచే నిలుపుకొనుచున్నారని తెలియుచున్నపుడు ఇంకొక విధముగా ఎట్లు చెప్పుదును. నేటి న్యాయవాదులు మనకు నాయకులై దేశము కొరకు గాఢపరిశ్రమ చేయుచున్నారనుట సత్యమే? మనము ప్రభుత్వమునకు విరుద్ధముగా ప్రవర్తింపవలసివచ్చినపుడు, దొరతనమువారి కార్యదీక్షను నిరోధింపవలసివచ్చినపుడు దొరతనమువారు ఆత్మాభిమానమును గాంభీర్యమును నిలుపుకొనుటకు న్యాయవాదుల సహాయము నపేక్షింతురు. కావున తమవృత్తిని మానుట ధర్మమని నా మిత్రులగు న్యాయవాదులకు విన్నవించుచున్నాను. తమ పదవులు జీతము లేనివగుట చేతను, దొరతనమువారికి వీరు లోబడియుండవలసిన బాధ్యత లేకుండుటచేతను వీరా పదవులను విసర్జింపవచ్చును. సహాయనిరాకరణ మవలంబింపవలసిన పక్షమున తమ గౌరవపదవుల నింకెంతమాత్రము నిలుపుకొనరాదు. అయితే శాసనములకు నియమమునకు ఏగతి పట్టును? ఈ న్యాయవాదుల సాహాయ్యముననే శాసనములను, నియమములను సంస్థాపింతము. పంచాయతీ కోర్టులను విస్తారముగా స్థాపించి అత్యంత పవిత్రమైన న్యాయమును, స్వయం నిర్ధారిత న్యాయమును దేశీయులకొసంగుదము. న్యాయవాదులు కోర్టులోని వృత్తిని విసర్జించుటవలన కలుగు లాభమియ్యదియే.

తల్లిదండ్రులు, సహాయనిరాకరణము.

ఇంకొక కష్టసాధ్యమైన విషయమును ముచ్చటింపవలసియున్నది. గవర్నమెంటువారి పోషణక్రిందనుండిన హైస్కూళ్ళ

నుండియు, కాలేజీల నుండియు పిల్లకాయలను మాన్పించుట దేశీయుల భావమును నిర్ణయింపక నేనేవిధమున చేయగలను. మహమ్మదీయులుకూడ ఉత్సాహపూరితులుగా నున్నారేమో నేను తెలుసుకొనగోరెదను. ఉత్సాహపూరితులేమైనచో గవర్నమెంటువారి యధీనములోనున్న పాఠశాలలలో తమపిల్లలను చదివించుట మంచిదికాదని క్షణమాత్రములో వారు గ్రహింపగలరు. గవర్నమెంటువారికి సాయముచేయ నిష్టములేని నేను వారి సాయము నెట్లు గ్రహింపగలను? పాఠశాలలు, కళాశాలలు గుమాస్తాలను తయారుచేయు కర్మాగారములని నా తలంపు. గవర్నమెంటు సాయము నపేక్షింపనపుడు ఈ కర్మాగారముల వృద్ధికి నేను తోడ్పడను ఏవిధముగా నాలోచించి చూచినను సహాయనిరాకరణమును నమ్మి మీపిల్లలను పాఠశాలల కంపుట అసంభవము.

బిరుదులు కలవారి విధి.

ఇంకను ముందుకు వెళ్లినాను. బిరుదులుకలవారు తమ బిరుదులను విసర్జింపవలయునని చెప్పితిని. ఈ దొరతనమువారొసంగిన బిరుదులను, యోగ్యతాపత్రములను వారెట్లు ఉంచుకొనగలరు. దొరతనమువారి చేతులలో జాతీయగౌరవము సురక్షితముగా నుండెనని మనము విశ్వసించినకాలమున నవి గౌరవ చిహ్నములే! కాని నేడు ఈ ప్రభుత్వమువారి వలన మనకు న్యాయము జరుగదని మనము సత్యముగా విశ్వసించుచున్నపుడు ఆ బిరుదులు గౌరవచిహ్నములగుటకు నూ

డుగా అగౌరవలాంఛనములుగా నున్నవి. జాతీయగౌరవ రక్షకులుగా నుండుటకే ఆ బిరుదులు కాని సహాయనిరాకరణోద్యమ ప్రారంభమున వారు ఎంతమాత్రము సంశయింపక తమ బిరుదులను విసర్జింపవలెను. ఈ ప్రధానధర్మమును మహమ్మదీయ సోదరులు నిర్వర్తింపలేని పక్షమున వారు సహాయనిరాకరణమునందు జయమునుగాంచలేరు. పరాసుమహా విప్లవములో పరాసుప్రజలు తమ నాయకులను పరిత్యజించి దొరతనమును తమ చేతులలోనికి దీసుకొని జయమును పొందగలిగినట్లు మన ప్రజలందరును పరస్పర జాతి వైషమ్యములను మాని సహాయనిరాకరణ మవలంబించి తగినంత సహాయము జూపలేని మహమ్మదీయసోదరులు అపజయమందుదురు. నేను విప్లవమును కోరను. నాకు సక్రమమైన అభివృద్ధియే కావలెను. అక్రమము పనికిరాదు. ఈ అక్రమము నుండియే ఇదియే క్రమమని నాకు తెలిసిన ఈ అక్రమము నుండియే సక్రమపద్ధతి సృష్టికావలెను. క్రూరుడగు రాజు క్రూరత్వముచే రాజ్యమును వశపరచుకొనగోరి ఏర్పరచిన క్రమపద్ధతి ఇదియే అయ్యెనేని అదినాకు క్రమపద్ధతికాదు. ఈ అన్యాయము నుండి న్యాయమును ప్రతిష్ఠింప కోరుచున్నాను. అందుచే నేని సాత్వికమైన సహాయనిరాకరణమును మీకు సూచించుచున్నాను. శాంతమును, అమోఘమును అగు ఈతత్త్వమును మీరు గ్రహింపగల్గినచో దొరతనమువారు కత్తి జూపినను మీరు చలింపరు, దూషింపరు, తిరిగి కత్తినెత్తరు.

సహాయనిరాకరణము, సామ్రాజ్యసేవ.

దొరతనమువారి పద్ధతులు అయోగ్యములుగను, అన్యాయములుగను, నీచములుగను, అసత్యములుగను ఉన్నవని నేను భావించి కోపముతో పై సంగతులు మాట్లాడితినని మీరనుకొనవచ్చును. నేనీ పై విశేషణములను మహత్తరమైన సాహసముతో వాడుచున్నాను. నేనీ విశేషణములను ఎవరితో పదమూడు వత్సరములు సహాయనిరాకరణ సంగ్రామమును హోరాహోరీగా సలిపితినో అట్టి నా ప్రాణతుల్యుడగు సోదరునకు వాడితిని. అతడిపుడు మరణించియున్నను అతని యుద్యమములు అయోగ్యములపై ఆధారపడినపుడెల్ల అవి అధర్మములని నేనతనికి బోధించెడివాడను. అతడు సత్యమునకు విలువలేదని నుడివెడివాడను. నాకు కోపము వచ్చెడిది కాదు. నాకతనియందుగల ప్రేమచే నేనీ సామాన్యధర్మమును వానికి చెప్పితిని. అట్లే మిమ్మును ప్రేమించుచున్నానని బ్రిటీషువారికి కూడా చెప్పుచున్నాను. వారి సహాయము నేనపేక్షించుచున్నాను. అయితే వారి సహాయము చక్కగా నిర్వచించిన షరతులపై నాకు కావలెను. నాకును ఆత్మగౌరవమును, వారితో పూర్ణసమానత్వమును కావలెను. ఆ సమానత్వమునాకు లభింపనిచో వారి సంబంధము నా కక్కరలేదు. ఇంగ్లీషు వారు వెళ్లిపోయి అందువలన తాత్కాలిక క్షోభము దేశమునకు తటస్థించినను నాకు సమ్మతమే కాని వృత్తభ్రష్టజాతి యని పేరొందిన ఇంగ్లీషువారి

నుండి అన్యాయమును నేను సహింపలేను. నాయుద్యమమంతయు నెరవేరిన తరువాత ఈ సహాయనిరాకరణము మూలమున జాతీయకంఠమును బంధించుటకుగాను దొరతనమువారేర్పాటుచేసిన యువరాజుగారి ఆగమన బహిష్కార మూలమునను మూంటేగ్యు తరువాతవారు నేను సామ్రాజ్యమునకు ఉత్కృష్టసేవ యొనర్చితినని నన్ను బహూకరింపకపోరు. నా శక్తినంతయు ధారపోసి యువరాజుగారి ఆగమనమును బహిష్కరింపుడని మిమ్మందరనుపురికొల్పలేకపోయినను, నే నొక్కడనయినను నా పట్టిన పట్టు వదలను. ఆ కారణముననే నేనిపుడు మీ ముందు నిలిచి ఈధర్మ సంగ్రామమును గావింపుడని ప్రార్థించుచున్నాను. నేను జ్ఞానినిగాను, ఆచార్యుడనుగాను. ఆచార్యత్వము నాకక్కరలేదు. నేను మీ వలెనే సామాన్య కృషీవలుడను. నాకును మీకువలె ప్రమాదములుండవచ్చును. కాని నేను ప్రపంచతత్వమును గ్రహించితిని. నేను అగ్నితుల్యములగు పరీక్షల ననుభవించితిని. నేను పవిత్రమగు హైందవ ధర్మమును గ్రహించితిని. ఒక్క సర్వసంగపరిత్యాగికే గాక సామాన్యుడై తన గృహకృత్యములను మాత్రమే జరుపుకొననేర్చిన ప్రతి దేశీయునకును ఈ సహాయనిరాకరణము పరమ ధర్మమని నేను గ్రహించితిని. ఐరోపియనులు తమ దేశీయుల కెల్లరకు ఖడ్గతత్వమును ఉపదేశించుచున్నారు. కాని హైందవ మహా ఋషులు ఖడ్గతత్వము గాక, దార్ఢ్యతత్వముగాక ఇంద్రియ నిగ్రహమును బోధించినారు. మీరును నేనును ఈ ప్రథమ పాఠమును నేర్చుకొన

సంసిద్ధులము కాని మొదల రణరంగమున నిలుచుటకు కూడ సంసిద్ధులము కాము. ఈపాఠమునే నా సోదరుడగు షౌకతాలీ గ్రహించినాడు. అందుచేతను వినయపూర్వకముగను, భక్తిపూర్వకముగను ఒసగిన నా సలహాను అంగీకరించుచున్నాడు. ఇంగ్లాండునందు చిన్నపిల్లలను పాఠశాలలనుండి మానిపించిరి. కేంబ్రిడ్జి, ఆక్సుఫర్డు మహా విద్యాలయములు మూసివేసిరి. న్యాయవాదులు తమ వృత్తిని వదలి యుద్ధముచేసిరి. నేను ప్రస్తుతము మిమ్ము యుద్ధమునకు పొమ్మనుటలేదు. ఇంగ్లాండులో స్త్రీలును, పురుషులును, పిల్లలును అవలంబించిన త్యాగమునే మీరును అవలంబింపుడని కోరుచున్నాను. త్యాగశక్తిపూరితముకాని జాతితో మీరు యుద్ధము చేయుచున్నారని జ్ఞప్తియుంచుకొనుడు. స్వల్ప సంఖ్యాకులగు బోయరులు మిక్కిలి బలవంతులగు జాతిని ఎదిరింపగలిగిరని జ్ఞప్తియందుంచుకొనుడు. ఆంగ్లేయ న్యాయవాదులు వారి వృత్తిని విడనాడిరి, తల్లులు పిల్లలను బడికి పంపుట మానివేసిరి. నేనీ విషయములు ప్రత్యక్షముగా చూచితిని. నేను నా దేశీయులను ఈస్వార్థపరిత్యాగ వ్రతదీక్షను గైకొనుడని పదే పదే చెప్పుచున్నాను. మీరు దార్ఢ్యపక్షమువారైనను కాకపోయినను ఈ స్వార్థపరిత్యాగ విధానమును నెరవేర్పవలసిన విధి మీది. జాతీయులు వారి యాశయమునందుటకు, భగవంతుడు మీకును, మీ నాయకులకును తెలివిని, ధైర్యమును, నిజమైన జ్ఞానమును ప్రసాదించును గాక. హైందవ ప్రజలు సరియైన మార్గమున నడచుటకు సత్యమైన

సాక్షాత్కారమును, ధైర్యసాహసములను ఆ సర్వాంతర్యామి అనుగ్రహించునుగాక.

గాంధిమహాత్ముని సిద్ధాంతములు.

:o:

ఈక్రింద వ్రాయునది 1909 వ సంవత్సరములో గాంధి మహాత్ముడు హిందూదేశములో నున్న తన స్నేహితునకు వ్రాసిన ఉత్తరములోని సారాంశము.

(1) ప్రాచ్య పాశ్చాత్య దేశములకు మధ్య దాటరాని అభ్యంతరము లేదు.

(2) పాశ్చాత్య నాగరికత అనిగాని యిరోపానాగరికత అనిగాని వేరుగా లేదు. ఉన్నది కేవల భౌతికమైన నవనాగరికత మాత్రమే.

(3) నవనాగరికత రానికాలమున యిరోపా జనులకును, ప్రాచ్యులకును (అనగా మనకును) నాగరికతయందు విశేష సామ్యములుండెడివి. ఇప్పటికిని నవనాగరికతను అనుసరింపని యిరోపాజనులు నవనాగరికతను అవలంబించు ఇప్పటివారికంటె మిక్కిలి సులభముగా హైందవులతో కలసి మెలసి యుండి యున్నారు.

(4) హిందూదేశమును పాలించునది బ్రిటీషువారు కారు. అయోమార్గముల మూలమునను, విద్యుద్వార్తాయంత్ర

ముల మూలనను (Railways & Telegraphs) ఇంక ఇప్పటి నవనాగరికతయందు కనిపెట్టిన నానా యంత్రముల మూలమునను నవనాగరికతయే హిందూదేశము నేలుచున్నది.

(5) హిందూదేశములో బొంబాయి, కలకత్తా మొదలగు గొప్పపట్టణములు ప్లేగు మొదలగు జాడ్యములకు స్థానములు.

(6) బ్రిటీషు ప్రభుత్వమును తొలగించి వారి నవీన పద్ధతుల ప్రకారము హిందూదేశమున రాజ్యాంగమును నడపిన హిందూదేశమునకు ఏమియు లాభముండదు. అయితే ప్రస్తుతము ఇంగ్లాండునకు ప్రవహించుచున్న ధనప్రవాహము కొంతవరకు నాపుదల చేయవచ్చును. కాని హిందూదేశము యిరోపా అమెరికా ఖండములతో పోల్చినపుడు జాతిమత్వము నందు హిందూదేశము అయిదవ లేక ఆరవ తరగతిలోనికి వచ్చును.

(7) సంపూర్ణముగా తమ నవనాగరికతను త్యజించినపుడేకాని పాశ్చాత్యులకు ప్రాచ్యులతో నిజమైన సఖ్యత కలుగనేరదు. చూపులకైనను నవనాగరికత లభించినగాని హిందూదేశమునకు పాశ్చాత్యులతో సఖ్యత కుదరదు. అయితే ఖడ్గపాణులయి మృత్యుమందిరమున కలిసియుండియు ప్రతికూలములు వాటిల్లినపుడు ఒకరి నొకరు చంపుకొనసిద్ధపడియున్న ఏ ఆంగ్లేయ జర్మనుల సఖ్యతకలదో అట్టి సఖ్యతయే హిందూదేశమునకును, ఇంగ్లాండునకును ఉండును.

(8) ప్రపంచము నంతను సంస్కరింప నెంచువాడు తన అహంభావమునే వెల్లడిచేయును. అతి కృత్రిమశక్తిచే అట్లు సంస్కరింప నెంచుట అసాధ్యమగు దానిని ప్రయత్నించుటవంటిది.

(9) భౌతికసౌఖ్యాభివృద్ధి ఏరీతిగానైనను ధర్మాభివృద్ధికి తోడ్పడనేరదు.

(10) వైద్యశాస్త్రము ఇంద్రజాలసారము. కేవల నామమాత్రమైన వైద్యవిద్యాప్రావీణ్యముకన్న బూటకపువైద్యమే మంచిది.

(11) వైద్యశాలలు పిశాచము తనరాజ్యమును స్వాధీనములో నుంచుకొనుటకు ఏర్పాటుకాబడిన సాధనములై యున్నవి. అవి పాపమును, క్లేశమును, స్థానభ్రష్టత్వమును స్థిరపరచుచున్నవి. నేను రోగచికిత్సను పొందవలసినదని గ్రహించినపుడు ఆచాయలకైననుపోలేదు. వైద్యశాలలో జరుగు హేయములలో పాలుగొనుట నాకు పాపతుల్యము. సుఖరోగ చికిత్సాలయములును, క్షయరోగ చికిత్సాలయములును లేనియెడల క్షయరోగము చాల తక్కువగనుండును, దేశమున విషయలోలత్వముకూడ విశేషముండదు.

(12) కడచిన ఏబది సంవత్సరములనుండి తాను నేర్చుకొనిన దానిని మరచి వేయుటయే హిందూదేశముయొక్క మోక్షము. అయోమార్గములు, టెలిగ్రాఫులు, వైద్యశాలలు న్యాయవాదులు, వైద్యులు ఇట్టి వన్నియు నసించిపోవలెను.

పేరునకు ఉచ్చస్థితియందున్నవారలు కాపువాని సౌఖ్యమే నిజమైన సౌఖ్యమని గ్రహించి జాగ్రతగా వైదికమార్గము ననుష్ఠించుట సర్వశ్రేయము.

13 ఇంగ్లీషువారి యంత్రములలో గాని, హిందువుల యంత్రములలో గాని తయారుకాబడిన వస్త్రమును భారతీయులు ధరింపగూడదు.

14. ఈ పని జేయుటలో ఇంగ్లాండు ఇండియాకు సాయపడగలదు. అపుడు ఇంగ్లాండు ఇండియాను తన అధికారములో నుంచుకొనుట న్యాయమగును. ఈ విధముగా తలంచువారు ఇపుడు ఇంగ్లాండులో అనేకులున్నారు.

15. ప్రజల భౌతిక జీవమునందు సౌఖ్యములను బహుక్లుప్తము చేయుట మన పూర్వ మహాఋషుల గొప్పదనమును వెల్లడి చేయుచున్నది. అయిదు వేల సంవత్సరములనాటి మోటు నాగలినే నేటి కాపును ఉపయోగించు చున్నాడు. దానిలోనే మోక్షముకలదు. ఆధునిక నాగరికతచే బ్రిటీషువారు పొందుచున్న సౌఖ్యముకంటె ఎక్కువగా శాంతమైన సౌఖ్యమును ఈ జీవనముమూలమున పొందుచు దీర్ఘాయుష్కులై యుందురు. ఇష్టమైనచో ఈ తత్త్వమును గ్రహించి ప్రతి ఇంగ్లీషువాడును ఆ పద్ధతి నవలంబించినచో బాగుపడునని నా తలంపు.

పైన జెప్పిన సిద్ధాంతములకు నాకు దారి చూపినది ఈ సాత్త్విక నిరోధ తత్త్వమే. ప్రస్తుతపు నవనాగరికత దాస్య

మునందు సంతుష్టి జెందు ప్రజలలో ఈమహత్ సంస్కరణము కలుగునా కలుగదా అను విచారణ సాత్వికనిరోధినగు నాకు అవసరములేదు. దీని తత్త్వము గ్రహించుటచేతనే దీని అవలంబనము నాకు సంతోషదాయకముగా నున్నది. ఈ యుద్యమమును గడంగువరకు నేనాగను. ఈ తత్త్వము గ్రహించిన ప్రతివారును కార్యసాధనమునకు యత్నింపవలెను. మిగిలినవారు మనము ధర్మమార్గమున నుండిన మనల ననుకరింతురు. తత్త్వనిర్ణయ మయిపోయినది. దానిని సాధ్యమయినంత వరకు ఆచరణములో పెట్ట ప్రయత్నింపవలెను. నవనాగరికత ఆక్రమణములో నున్న మనము దాని మాలిన్యమునుండి పూర్తిగా విముక్తులము కాలేకపోవచ్చును. నేను రైలులో గాని మోటారులో గాని ఎక్కినపుడెల్ల నా అంతరాత్మకు వ్యతిరేకముగా నడచుకొనుచున్నానని నేనెరుగుదును. అట్లు చేయుట తప్పని నిరూపించు సకారణ నిందావాక్యములకు నేను భయపడను. అటులయినచో ఇంగ్లాండునకు పోవుటగాని దక్షిణఆఫ్రికాతో టార్పెడోల మూలమున సంబంధము కలుగజేసుకొనుటగాని తప్పే అగును. ఇట్లే మిగిలినవి. మీకును నాకును ఈధర్మము వర్తింపక పోవచ్చును. ఐనను మనము నిర్ణయించిన తత్త్వమును ఆచరించుటయే ముఖ్యము. విదేశములయందు పలురకముల మనుష్యులను వారివారి పద్ధతులను మీరు చూచుచుందురు. అందుచే నేను మానసికముగా నవలంబించిన సాహసకార్యమును మీకు చెప్పుట నా పరమధర్మమని చెప్పుచున్నాను. మీరును నాతో ఏకీభవించి

నట్లయిన విప్లవదౌర్జన్యములవల్ల మనము కాంక్షించెడి స్వాతంత్ర్యము సిద్ధింపదనియు, హైందవులమై హైందవ ధర్మమును అనుష్ఠింప వలెననియు విప్లవకారకులకును, తదితరులకును చెప్పుట మీ విధియై యున్నది. అప్పుడు బ్రిటీషురాజులు ప్రభువులగుటకు మారు మీ దాసులగుదురు. నిరంకుశులగుటకు బదులు ధర్మకర్తలగుదురు. అపుడే హిందూదేశ వాసులందరితోడను వారికి నిజమయిన స్నేహము చేకూరును. కనుక భావిపురోవృద్ధి ఆంగ్లజాతిపైగాక హిందువులపై ఆధారపడి యున్నది. భారతీయులకు తగినంత ఆత్మనిగ్రహమును మిత భోజనత్వమును అమరెనేని వారి సమీపముననే స్వాతంత్ర్యము బడయగలుగుదురు. భారతీయులకు హక్కు అయినట్టియు వేయి వత్సరముల క్రిందటివరకు వారనుభవించుచున్నట్టియు ఈ ధర్మజీవనము లభించినచో త్వరలో మనకు స్వాతంత్ర్యము చేకూరును. రైళ్ళులేనపుడు మన గురువులు ఎండనక వాననక అష్టకష్టములకు నోర్చి దేశములో ఒక ప్రక్కనుండి మరియొక ప్రక్కకు కేవల మానవాభ్యుదయమే ముఖ్యమని తలచి నడచిపోవుచుండెడివారు. అప్పుడే కాశీ మొదలగు పుణ్యక్షేత్రములు పవిత్రభూములుగా నుండినవి. ఇప్పుడు అవి పాపభూయిష్టములుగా నున్నవి.

గాంధిమహాత్మునితో సంభాషణము.

(మదరాసు పత్రికాసిలేఖకుడు నాగపురమునందు కాంగ్రెసు సభాభవనమునందు ఈ క్రింది విషయములను మహాత్మునితో మాట్లాడెను.)

నేటి ప్రాతఃకాలమున మహాత్ముని సందర్శించి సహాయనిరాకరణోద్యమ భవిష్యత్తునుగూర్చి ఈ మూడుమాసముల అనుభవజ్ఞానము వలన వారేమి యోజించుచున్నారో తెలియగోరితిని.

మూడు మాసములనుండి తామవలంబించిన కార్యదీక్షవలనగలిగిన భావములనుగూర్చి మహాత్ముడిట్లు చెప్పెను:- బొంబాయిలో బెసెంటమ్మగారి సభలోను, ఢిల్లీలో నొకానొక ప్రదేశమునను, వంగదేశమునను, గుజరాతులో స్వల్పముగాను, దుండగములు జరిగినను సహాయనిరాకరణోద్యమము దార్ఢ్యము వహించుచున్నది. నిస్సంశయముగా నిది పవిత్రోద్యమము. దౌర్జన్యవిరహితమైన ఈయుద్యమ సారమును క్రమక్రమముగా ప్రజలు గ్రహించుచున్నారు. వారీ యుద్యమమును మతమువలె అంగీకరింపకున్నను అనివార్యమగు నీతియని గ్రహించినారు. ప్రజలు ఈ యుద్యమము నంగీకరించిన జగదీశచంద్రబోసుగారు కనిపెట్టిన మహాద్విషయములకంటె అద్భుతమైన ఫలితములు కలుగునని నాతలంపు. మనము

దౌర్జన్యపద్ధతి నవలంబించమనిదొరతనము వారికి నమ్మకమిచ్చితిమేని ఆనిముషమునుండి అజ్ఞాతముగను, అప్రయత్నముగను వారి నైజము తప్పక మారిపోవును.

వారి నైజమును ఏవిధముగా మార్చుకొందురు.

మహాత్ముడిట్లు చెప్పెను:-మనము ఏవిధముగా మారవలెనసిన అట్లు మారును. అనగా ప్రజల అభిప్రాయములకు అనుగుణముగా మారును.

దయచేసి ఆవిషయమునే కొంచెము విశదీకరింతురా? ప్రజలు తాము స్థిరీకరించుకొనిన, తీర్పుల చెప్పాటవలనను, స్వార్థపరిత్యాగము వలనను ఖిలాఫతు సమస్య పంజాబు దుండగములు తొలగిపోవును. అందుపై వారికోరిక ప్రకారము స్వరాజ్యము బడయుదురు అని మహాత్ముడు చెప్పెను.

స్వరాజ్యమన మీయభిప్రాయమేమి? ఏప్రభుత్వము తన స్వభావమును మార్చుకొనునని మీరు చెప్పుచున్నారో అట్టి ప్రభుత్వము ఎక్కడమీకు అభ్యంతరము కల్పించుచున్నది?

స్వరాజ్యమనగా ప్రస్తుతము మటుకు ప్రజాప్రతినిధుల పరిపరిపాలనమని నాయర్థము. అట్టిప్రజాపరిపాలనము బ్రిటీషు వారితో సఖ్యముగా నుండియైనను లేకుండపోయినను సంపాదింపనగును.

“లేకుండపోయినను” అనగా అర్థమేమి?

అనగా ప్రభుత్వమువారేది సల్పినను, ఏస్వార్థపరతయు దురాశయు స్ఫుటముగా పొడగట్టుచున్నపో అట్టివానిని

దూరీభూతము చేయుటయే ఈయుద్యమ ప్రయత్నము. వారి దురాశను పోషించుటలో మన మేకీభవింపక వారి ప్రయత్నముల నసాధ్యములుగా చేసితిమనుకొనుడు. అప్పుడు ఇదివరకు సోమాలీల్యాండులో జరిగిన ప్రకారము వారు హిందూదేశమున నుండుటకు ఇష్టపడక పోవచ్చును. సోమాలీల్యాండు వలన వారికేమియు ధనలాభము లేనపుడు వారు దానినివదలి వేయలేదా ?

'ఈ యుద్యమము కార్యరూపమున నెట్లు పరిణమించునని మీ అభిప్రాయము.

నేను ఇప్పుడు చెప్పినదంతయు చివరకు చేయవలసిన పద్ధతి. బహుశా అట్టిదేమియు జరుగక పోవచ్చును. నేను బ్రిటీషువారి సంగతులను గ్రహించినంతవరకు వారు అనివార్యమగుదానికి చేతులు మోడ్చుదురని నాతలంపు. ప్రజాభిప్రాయము, సత్యము, శక్తివంతము అయినపుడు మాత్రము దానిచురుకును వారు గ్రహింతురు. అప్పుడే రాజకీయమంత్రులును రాజప్రతినిధులును హిందూదేశమున జరిగించు దుష్కృత్యములవలన కలిగిన అసహ్యమైన అన్యాయమును ప్రభుత్వము వారు గ్రహించగలుగుదురు. కనుక ప్రభుత్వము వారొనరించిన దౌష్ట్యముల రెంటిని ప్రజాభిప్రాయము ననుసరించి వారు సవరించుకొందురు. అంతేకాక భారతీయు లెన్నుకొనిన నాయకుల యభిప్రాయము ననుసరించి రాజ్య నిర్మాణమును గూడ గావింతురు.

హిందూదేశమువలన ధనలాభము లేదని తోచినపుడు బ్రిటీషువారు దానిని వదలివేయుదు రనుకొనుడు. అప్పుడు హిందూదేశస్థితి ఎట్లుండునని మీ అభిప్రాయము?

అట్టిది సంభవించనేని హిందూదేశము ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక ఔన్నత్యమును పొందగలిగినదని కాని, దౌర్జన్యమునకు ప్రతి దౌర్జన్యము నొనర్చుశక్తిని పొందగలిగినదని కాని తెలియుచునే యున్నది. ఉత్కృష్ట ధర్మాను సారముగా రాజ్యాంగమును జరుప హిందూదేశము సామర్థ్యము కలదగును. అంతేకాక ఎట్టి అవసరము తటస్థించినను, దాని నెదుర్కొను సమర్థత కలిగినదగును.

అట్టి అవసరము తటస్థించనేని హిందూదేశము సిద్ధపడియుండుటయు, శక్తివంతమగుటయు ప్రజాభ్యుదయమునకు లాభకారిగా నుండునట్లు రాజ్యాంగమును సుకరముగా జరిగించుకొను సామర్థ్యము కలదగుటయు, బ్రిటీషువారి హిందూదేశ విసర్జనమును ఏకకాలమున జరుగునని మీ అభిప్రాయమా?

తథ్యము! తథ్యము !! ఈ మూడుమాసములలో నాకు కలిగిన అనుభవజ్ఞానమువలన, స్వరాజ్యము రాగలదని నేనెంచిన సంవత్సర కాలములో, జరిగిన మూడు మాసములు పోను, మిగిలిన తొమ్మిది మాసములలో, ఇదివరకు జరిగిన దుండగముల రెంటిని ఉపశమింప జేయగలమనియు, ప్రజాంగీకారము ననుసరించి స్వరాజ్యము ప్రతిష్ఠింప గలమనియు, నా హృదయము సంతోషముతో పొంగుచున్నది.

ఈ నవమాసాంతమున ప్రస్తుతపు బ్రిటీషు ప్రభుత్వ స్థితి ఎట్లుండును?

ఈ తుది ప్రశ్నమునకు సాభిప్రాయముగా చిరునవ్వు నవ్వుచు ఇట్లనెను:—

సింహము మేక పొత్తు నభిలషింపగలదు.

ఖడ్గసిద్ధాంతము.

పశుబలము పాలించుచున్న యీయుగములో ఎవడైన పశుబలముయొక్క అధికారమును విసర్జింపగలడనిన నమ్మట అసంభవముగా నుండును. ఒకవేళ జనసమ్మతమైన దౌర్జన్యములు బయలుదేరినను సహాయనిరాకరణాభివృద్ధిలో నన్ను జోక్యముకలుగ జేసుకొనవద్దని అనామధేయములైనఉత్తరములు వచ్చుచున్నవి. నేను రహస్యముగా దౌర్జన్యమునకు పన్నాగములుపన్నుచున్నానను తలంపుతో కొందరు నాదగ్గరకువచ్చి ఎప్పుడు బహిరంగ దౌర్జన్యము బయలువెడలుట మంచిది అని అడుగుదురు. ఇంగ్లీషువారు రహస్యముగానైనను, బహిరంగముగానైనను దౌర్జన్యములమూలముననతప్ప వేరు విధమున లొంగరని నాతో చెప్పుదురు. మరికొందరు నేను అక్రమమైన నడతగలవాడనని తలంచుచున్నారు. ఎందుచేతననగా, నేను నా నిజాభిప్రాయములను ఎన్నడును వెలిబుచ్చననియు, ఎక్కువ మందివలె నేను దౌర్జన్యమును నమ్ముచున్నాననియును.

బహుసంఖ్యాకులు ఖడ్గతత్వమును అభిమానించియుండుటచేతను, సహాయనిరాకరణముయొక్క విజయము ముఖ్యముగా దౌర్జన్యవిరహితముపై నాధారపడియుండుట చేతను, ఈ విషయములో నాయుద్దేశ్యము ఎక్కువమంది యభిప్రాయములను మార్చజాలినదగుటను నాభావములను సాధ్యమైనంత విపులముగ మీకెరిగించుట అవసరమని చెప్పుచున్నాను.

పిరికితనము, దౌర్జన్యము ఈ రెంటిలో ఏదిమంచిదనిన దౌర్జన్యమే మంచిదని నేను సలహానిత్తును. నాపెద్దకుమారుడు, "నాయనా నీవు 1908 సంవత్సరమున ప్రాణాపాయము కలిగిన సమయమున నేనక్కడనుంటినను కొనుము. నీవు చచ్చిననుసరే అని నేను పారిపోవలెనా లేక శరీరబలముచే ఎట్లయిన నిన్నురక్షింప యత్నింపవలెనా? ఏమి చేయవలెను" అని అడిగినాడు. దౌర్జన్యముచేనైనను నన్ను రక్షించుటయే నీ పరమధర్మము. అని నేనాతనికి బదులు చెప్పితిని. కనుకనే నేను బోయరు యుద్ధమున పాల్గొంటిని. దౌర్జన్యపద్ధతినే నమ్మినవారికి ఖడ్గతత్వముపదేశించుటే నావాదన. అగౌరవము తటస్థించినపుడు పిరికివాండ్రవగిది, అసహాయులై చూచియూరకుండుటకంటె, గౌరవరక్షణార్థము హైందవులు కత్తిపట్టుట నాయిష్టము.

అయితే సౌజన్యము దౌర్జన్యముకంటె చాల ఉత్కృష్టమయినది. శిక్షించుటకంటె క్షమించుటయే పురుషధర్మము. శూరునకు క్షమ అలంకారము వంటిది. శిక్షించుటకు శక్తికలిగియుండి విడుచుట క్షమయగును. అసమర్థుడు క్షమించువాని

వలె నటించుట నిరర్థకమగును. ఎలుక పిల్లి తనమీదపడి చీల్చివేయుచున్న సమయమున ఊరుకొనదు. జనరల్ డయరుకు, తత్సంబంధీయులకు అర్హమైన శిక్ష విధింపవలెనని ఆందోళన సలుపువారి భావమును నేను గ్రహింపగలను. అవసరమయిన వారు వానిని ముక్కలు ముక్కలుగా చీల్చివేయ జాలుదురు. అయితే ఇండియా నిరాధారమై ఉన్నదని నే ననుకొనను. నేనును నిరాధారుడను కాను. ఇండియా యొక్కయు నా యొక్కయు బలమును మహోత్కృష్టమయిన కార్యము కొరకు వినియోగింప వలెనని మాత్రము నా సంకల్పము.

నే చెప్పునది అపార్థముగా గ్రహింపకుడు. కేవల శారీర బలము బలముకాదు. జయింపరాని సంకల్పమే బలము. సాధారణుడయిన జూలూదేశస్థుడు, సాధారణుడగు ఇంగ్లీషువానిని మించియుండును. అయితే ఇంగ్లీషు పిల్లవానిని జూచినంతనే అతడు పారిపోవును. ఎందుచేతననగా అతడు పిల్లవాని చేతనున్న రివాల్వరును చూచి భయపడును. చావనిన అతనికి భయము. శరీరబల ముండియు అతడు దుర్బలుడుగా నున్నాడు. 100,000 ఇంగ్లీషువారినిజూచి 300,000,000 భారతీయులు భయపడ పనిలేదని మనము గ్రహింపవచ్చును. కనుక నే నిర్దిష్టమయిన క్షమ మన బలమును నిరూపించును. జ్ఞానాభివృద్ధికి కారణమగు క్షమతోపాటు మనలోనుండి బలము అలల రూపమున ప్రవహింపవలెను. అప్పుడు పవిత్రవంతమగు హిందూదేశమును అవమానపరచుట డయ్యారునకును, ఫ్రాంకుజాన్సనునకును దుస్సాధ్యమగును. నాయుద్యమము వెంటనే జయము

ను గాంచలేక పోయినను ఇబ్బంది లేదు. మీరు మమ్ము అణచియుండుటచేత కోపగించుటకును, కసి దీర్చుకొనుటకును వీలు లేకున్నది. ఏమయినను శిక్షింపక విడుచుటవలన ఇండియా ఎక్కువ లాభము బడయగలదని నేను చెప్పక తప్పదు. మనము ప్రపంచమునకు గొప్ప సిద్ధాంతమును బోధించి మహోత్కృష్టమయిన పనిని చేయవలసి యున్నది.

నేను మెట్ట వేదాంతినిగాను; నేను ఒక కర్మయోగిని. దౌర్జన్యరహితమైన ధర్మము కేవలము ఋషులకు, యోగులకు ఏర్పడినది కాదు. ఆధర్మము సామాన్య జనునకు కూడ కలదు. దౌర్జన్యము మృగధర్మమైనట్లు సౌజన్యము మానవధర్మమై యున్నది. ఆశక్తి పశువులయందు గర్భితమై యున్నది. పశువునకు పశుబలముతప్ప అన్యధర్మము తెలియదు. మనుజుని యొక్క గొప్పతనమునకు మహద్ధర్మానుసరణమే అవసరము.

కనుక సనాతనమైన ఈ స్వార్థపరిత్యాగ ధర్మమును భారతీయులకు చెప్ప సాహసించినాను. సత్యాగ్రహము, తజ్జన్యములు, సహాయనిరాకరణము, ప్రజల తిరుగుబాటు ఇవన్నియు క్షమాధర్మమునకు క్రొత్తమాటలుగాని వేరు కావు. దౌర్జన్యము మధ్య సౌజన్యము కనిపెట్టిన మన పూర్వమహర్షులు న్యూటన్‌కంటె మిక్కిలి ప్రజ్ఞావంతులు. వారు వెల్లింగ్టన్‌కంటె యుద్ధవీరులు. అస్త్రవిద్యను వారెరింగినవారయ్యు దాని నిరుపయోగమును గ్రహించి దుఃఖాపీడితమైన ప్రపంచమునకు దాని మోక్షము దౌర్జన్యమువలనగాక సౌజన్యము వలన సిద్ధించునని బోధించినారు.

శక్తివంతమైన సౌజన్యమనగా దుఃఖానుభూతియగును. నిరంకుశుడగు రాజు చేసినదానికెల్ల చేతులు మోడ్చి 'నీవానులము' అని చెప్పుటకూడదు. అట్టి రాజుయొక్క శక్తి నెదుర్చుటకు మనము ఆత్మ సమర్పణము గావించుట అనిఅర్థము. ఈ ధర్మము ననుష్ఠించినవానికి స్వగౌరవ రక్షణార్థము దుష్టప్రభుత్వముయొక్క శక్తి నెదిరింప సాధ్యమగును. మతమునకు విపత్తు వాటిల్లినను ఆతడు సహించి యూరకుండడు. ఈఎదుర్కొనుట ఆరాజ్యపతనమునకు గాని, దాని పునరుత్పత్తికిగాని కారణమగును.

బలహీనమైనదగుటచే సౌజన్యము నవలంబింపవలసినదని నేను వాదించుటకాదు. సౌజన్యబలమును, శక్తిని గ్రహించి దాని నవలంబించుడని నేను కోరుచున్నాను. బలసిద్ధికి అస్త్రనైపుణ్యము అవసరములేదు. కేవలము మనము మాంసపూరితులమని తలచుటచే అది అవసరముగా కనబడును. నాశనరహితమైనటువంటిన్ని, శారీరదౌర్బల్యముల జయించి అగ్రస్థానము నలంకరింప జాలినటువంటిన్ని, ప్రపంచమునంతను జయింపగలిగినటువంటిన్ని, ఆత్మ ఒకటియున్నదని మీరు గ్రహింపుడు. సముద్రమధ్యమున లంకాద్వీపాధిపతియగు దశాస్యుడైన రావణుని వానరమూకతో మానవమాత్రుడగు రాముడు ఎదిర్చి జయించినాడనిననేమి? మనోబలముచే శారీరబలమును జయించుట అని కాదా దాని అర్థము. రాజకీయ ప్రపంచమున మనోబలముయొక్క శక్యతను హిందూదేశము గ్రహించువరకు నేనాగను. ఎందుకనగా నేను కర్మయోగిని. హిందూ

దేశము బ్రిటీషువారి తుపాకులను, వాయువిమానములను చూచి తనశక్తిహీనతకు విచారించుచున్నది. బలహీనత వలననే సహాయనిరాకరణోద్యమమును గ్రహించినది. ఎక్కువమంది ఈవ్రతమును అనుష్ఠించినయెడల బ్రిటీషువారి దుష్పాలనము వలన హిందూదేశమునకు కలిగిన దుండగములు విముక్తి గాంచును.

నేను ఈసహాయ నిరాకరణోద్యమమును సిన్‌ఫీనిజమ్ నుండి ప్రత్యేకింతును. ఏలననగా, అదిదౌర్జన్యముతోకూడి యున్నది. దౌర్జన్యవాదులను ఈ సహాయ నిరాకరణమును ఒకమారు అనుష్ఠించిచూడుడని చెప్పుచున్నాను. పారంపర్యమైన దుర్బలమువలన అదికొనసాగక పోదు. అయితే ఎక్కువమంది అవలంబింపక పోవుటవలన సఫలము కాకపోవచ్చును. నిజమయిన విపత్తునకు అదియే సమయమగును. జాత్యవమానమునకు ఏమాత్రమును సహింపలేని ఉదాత్తమనస్కులు వారి కోపోద్రేకమును వెళ్ళగ్రక్కుదురు. వారు దౌర్జన్యము నవలంబింతురు. అందుచే నేను గ్రహించినంతవరకుఅధర్మమూలమున దేశహితమును గోరువారు నశింపవలెను. హిందూదేశము అస్త్రధర్మము నవలంబించిన తాత్కాలిక జయమును గాంచనచ్చును. అప్పుడు నాకు ఇండియా పైగల అభిమానము పోవును. ఇండియాకును నాకును గలిగిన సంబంధమునకు కారణము నేను నాసర్వస్వమును ఇండియాకు అర్పించియుండుటయే. నేను ఆత్మ సమర్పణమును గావించినాను. హిందూదేశము ప్రపంచమునకు ఉత్కృష్టమయిన కార్యము చేయునని

నా నమ్మకము. హిందూదేశము యూరోపును గ్రుడ్డిగా అనుకరింపగూడదు. హిందూదేశ ఖడ్గ శక్త్యాంగీకారము నా పరీక్షాసమయము. నాలో భయమేమియు లేదని నా తలంపు. నా మతము సర్వదేశములకు వర్తించును. భారతదేశముపై నాకుగల గాఢానురక్తి, నా ధర్మ సాఫల్యమునందు లయింపగలదు. హిందూమతమునకు మూలబీజమయిన సౌజన్య ధర్మముద్వారా హిందూదేశ సేవకు నేను నాజీవితము నర్పించినాను.

నేను దౌర్జన్యము కావలెనను చున్నానను నూహతో దౌర్జన్యప్రకోపముతో ఆరంభమైన సక్రమాందోళనముతో కూడిన నాయుద్యమమును నమ్మినివారు దానిని భంగము కలుగ చేయకుందురుగాక. రహస్యమును నేను పాపతుల్యముగా నెంచుదును. దౌర్జన్యరహితమైన సహాయనిరాకరణమునందు నన్ను పరీక్షించి నాకు గుప్తస్వభావము లేదని వారు తెలిసికొందురు గాక.

END OF
TITLE